Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 35

(Feb. 7, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 35

(Feb. 7, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486

4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 7—2—47 శుక్రవారం [సంచిక 35

"జనశక్తి" పత్రిక

రు. 1000 లు ధరావతు కట్టాలని ప్రభుత్వం తాఖీదు

మదరాసు, ఫిబ్రవరి 6

తమిళంలో నడుపబడుతున్న కమ్యూనిస్టు వారపత్రిక "జనశక్తి" ప్రచురణకర్త పి. రామమూర్తిగారికి ప్రభుత్వం ఒక తాఖీదు నంపింది. రు. 1000 లు ధరావతును ఫిబ్రవరి 12 తేదీలోగా కట్టాలని అందులో ఉంది.

కామ్రేడ్ పి. రామమూర్తి ప్రభుత్వ నిర్బంధంలో తిరుచునాపల్లి జైల్లో డిటెన్యూగా ఉన్నాడు.

కొచ్చిన్ జైళ్లలో నిర్బంధాలు

తిరుచూర్, ఫిబ్రవరి 5

కాంగ్రెస్ సోషలిస్టు మత్తై మంజూరాన్ యిలా ప్రకటిస్తున్నారు:

"నన్ను అరెస్టు చేసినప్పటినుండి, జైల్లో ఒక కొట్టులో బంధించి ఉంచారు. సామాన్యంగా రాజకీయ ఖైదీలకిచ్చే ఏ సౌకర్యమూ ఇవ్వలేదు.

"జైలు అధికారుల ప్రవర్తనకు అసమ్మతి తెల్పుతూ నేను నిరశన వ్రతం చేశాను".

ఈయనను నిన్న అధికారులు జైలునుండి విడుదల చేశారు.

ప్రభుత్వ సరిహద్దు విధానం త్వరలో మారగలదని నెహ్రూ

లీగ్ నిరసనతీర్మానం ఓటమి-ఢిల్లీఅసెంబ్లీచర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5

ఈరోజు కేంద్రశాసనసభలో నవాబ్ సిద్దికాలీఖాన్ ఒక నిరసన తీర్మానం ప్రవేశ పెట్టాడు. సరిహద్దులోని కొండజాతి ప్రాంతంలోని హజారాజిల్లాపై జరిమానా విధించడం, పూచీకత్తు ఖైదీలను పట్టుకోవడాన్ని ఆ తీర్మానం ఖండిస్తున్నది. సిద్దికాలీఖాన్ ఇలా ఉపన్యసించాడు:

"ఇందులో మతసంబంధమైనదేమీ లేదు. ఎందరో కొండజాతి ప్రజలు ధన ప్రాణనష్టం జరిగింది. ఇందులో హిందువులు, ముస్లింలు ఉన్నారు. కొండజాతివారు ఇతర ప్రజల ఆస్తిపాస్తులపై దాడిచెయ్యకుండా తగిన చర్యలు తీసుకోవలసిందే.

"అయినప్పటికీ భారతప్రభుత్వ విదేశాంగ శాఖ రాక్షసంగా కఠోరశిక్షలు విధిస్తున్నది. అసలీరగాదా ఎందుకు వచ్చిందో మేము విచారించాము. కొన్ని జీవితావసర వస్తువు లను కొండజాతివారికి అమ్మకుండా దొంగ వర్తకులు విపరీతంగా లాభాలు కొడు తున్నారు. ఈ అపాకర్యాలను ప్రభుత్వం గమనించక బలప్రయోగానికి పూనుకున్నది వారిమీద విధించిన జరిమానాలు చాల విపరీతంగా ఉన్నవి. ఇతరులకు సత్ప్రవర్తన నేర్పుతామంటూ, హింసించడం, చంపడం ఈ ప్రభుత్వాశయాలకు విరుద్ధమైనది."

గనీఖాన్ వ్యతిరేకత

ఖాన్ అబ్దుల్ గనీఖాన్ ఇలా అన్నాడు: "సరిహద్దురాష్ట్రంలో మేము శాంతిన్ని నెల కొల్పాము. బెంగాలు బీహారుమిత్రులు విఫలులైన కార్యంలో మేము సఫలులయ్యాము.

"హజారాజిల్లాలోని గ్రామాలనే నాశనం చేసినవారికి శిక్షవేయడం రాక్షస చర్య కాదు. పూచీకత్తు ఖైదీలను పట్టుకోవడం ఉద్దేశాన్ని బట్టి మంచో చెడ్డో అవుతుంది. ప్రజలకు రక్షణఇవ్వలేని ప్రభుత్వం పగిలిపోయిన లాంపు వంటిది.

"సోదర ప్రజలు పరస్పరం చంపుకోవడాన్ని నావంటి పఠాను సహించలేడు. సిద్దికాలీఖాన్ పాకిస్తాన్ వాది. వారి పాకిస్తాన్ ప్రాంతంలో అల్పసంఖ్యాకులను లక్షల కొందిని పూచీకత్తుఖైదీలుగా ఉపయోగించారు. మరి ఇప్పుడు ప్రభుత్వ చర్యను మహా ఘోర మంటున్నారు. ఈ నిరసన తీర్మానం కేవలం రాజకీయ ఖానీలను శాంతపేర బలపరుస్తున్నది."

ఇంకేదీ తోచక ఇలా చేశామని నెహ్రూ ప్రకటన

పండిత నెహ్రూ ఇలా తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాడు:

"ప్రభుత్వంలో ఎన్నిలోపాలున్నా శాంతిని మాత్రం నెలకొల్పింది. కొండజాతి ప్రజలపై జిమానాలు వేయాలన్న ప్రతిపాదనను మేమెంతో ఆలోచించి, అది మంచిది కాదని నిర్ణయించుకున్నాము. అందుకని ఈ జరిమానాలు, పూచీకత్తుఖైదీలను పట్టుకోవడం శిక్షగా విధించాము.

"పూచీకత్తు ఖైదీలను కొండజాతులవారు దినమూ పట్టుకుంటూనే ఉన్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వంకూడ కొందరిని ఇలా నిర్బంధ ఉంచడం అలవాటుంది. నేను ఈ పద్ధతి మాత్రం అనవని ఉద్యోగులతో చెబితే చాలదు. మరో మార్గం చూపెట్టవలసి ఉంటుంది. ఇలా చెప్పలేనప్పుడు పూచీకత్తు ఖైదీలను పట్టుకోవడం రాక్షసచర్య కాదు.

"రెండుమూడు రోజులు కొండజాతి దాడులలో ఎన్నో ఖూనీలు, లూటీలు జరిగాయి. కాని ప్రభుత్వం చర్య తీసుకున్న తర్వాత ఈ దాడులు ఆగిపొయ్యాయి. ప్రభుత్వ సేనలు పెట్టిన షరతులను వెంటనే కొండజాతి ప్రజలు అంగీకరించారు, డబ్బుకూడ వెంటనే కట్టారు. ఇందువల్ల ఎక్కువ రక్తపాతం లేకుండానే శాంతి ఏర్పడింది".

తర్వాత దాడి వివరాలను నెహ్రూ వివరించి ఇలా అన్నాడు:

ఏదో ఒక విధానం నిర్ణయించాలి

"సరిహద్దు విధానంపై చాల చర్చలు సాగుతున్నవి. ఎన్నో అపోహలు కొందరు కల్పిస్తున్నారు. మాకు రెండే మార్గాలున్నవి. మేము అనుసరిస్తున్న విధానం మీకు సరిపడకపోతే, మా విధానమైనా మార్చుకోవాలి. లేదా రాజీనామానైనా ఇవ్వాలి. ఇకమీద మేమెలాంటి విధానం అవలంబించాలో తెలపమని మీ వద్దకు వస్తాము.

"అసలు సరిహద్దువిధానం పెద్ద సమస్య. దానిగూర్చి నాకు చాల భావాలున్నవి. వాటిని వేరుగా ఆలోచించాలి. రాజ్యాంగసభలోను, సలహా ఉపసంఘంలోను ఏర్పడే పరిస్థితుల మీద ఆవిధాననిర్మాణం ఆధారపడివుంటుంది.

బాధ్యతంతా నాదే

"సరిహద్దులో జరిగే ఈ వ్యవహారాలన్నిటికి నేనే బాధ్యుడను. నేను ఇప్పుడున్న ఉద్యోగుల పద్ధతులతోనే మెలగవలసివుంది. అవన్నీ ఇంకా మారలేదు. నూరేళ్ళనుండి ఈ ఉద్యోగ వర్గమూ, పాలనా పద్ధతి అదో విధంగా తయారయి ఉన్నాయి. ఆ పద్ధతి నాకు నచ్చడం లేదు.

పాతపద్ధతి పనికిరాదు

"పాతపద్ధతి విఫలమయిందా సఫలమయిందా అనే చర్చ పనిలేదు. కాని అది నేటి పరిస్థితులకు సరిపడదనిమాత్రం చెబుతున్నాను. కాబట్టి ఇప్పుడున్న ఉద్యోగులతో ఎంతవరకు కొత్తవిధానాలను అవలంబించగలమనే పెద్ద సమస్య మనముందున్నది వెంటనే కొత్త విధానం అవలంబించకుండా రాజ్యాంగసభ వ్యవహారాల పరిణామం కోసం చూస్తున్నాము. పెద్దమార్పులు జరిగేముందు ఈసభ అభిప్రాయాలను తెలుసుకుంటాము."

నెహ్రూకు ముందు సర్దార్ మంగళసింగ్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడాడు.

మౌలానా జఫరుల్లాఖాన్ మాట్లాడుతూ, ఇవన్నిటికీ నివారణోపాయం పాకిస్తాన్ ఒక్కటేననీ, అదెలాగూ తప్పక వస్తుందని అన్నారు.

దొంగవర్తకులనే దోచారు

డాక్టర్ జియాయుద్దీన్ మాట్లాడుతూ: "హజారాజిల్లాలో కొండజాతివారు, కేవలం దొంగవర్తకులను, వడ్డీవ్యాపారులనుమాత్రమే దోచారు. ఇది కేవలం ఆర్థికమైనదే పూచీకత్తు ఖైదీలను పట్టుకోవడంతో యీ సమస్య పరిష్కారంకాదు. వారిని వదిలివేసి, కొండజాతి నాయకులతో రాయబారాలు నడపాలి" అన్నాడు.

ఖ్వాజానజిముద్దీన్ ఇలా అన్నారు: "ఇపుడున్న ప్రభుత్వం పూర్వపు ఉద్యోగుల ప్రభుత్వంలాగా పని చేయరాదు.

కొత్తమంత్రి నియామకం

మదరాసు ప్రభుత్వ ప్రకటన

మదరాసు, ఫిబ్రవరి 6

శ్రీబిక్కిన వెంకటరత్నంగారిని, బిక్కిన వీరాస్వామిగారిస్థానే అటవీశాఖ — చేపల శాఖకు మంత్రిగా నియమిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది.

ఈ రోజు వెంకటరత్నంగారు పదవీ స్వీకారం చేశారు.

సరిహద్దులో పూర్వపు ప్రభుత్వం అనుసరిస్తున్నవిధానాన్ని యిన్నాళ్ళూ కాంగ్రెసు సభ్యులు ఆక్షేపించేవారు. ఇప్పుడు వారే ఈవిధానం అవలంబిస్తున్నారు."

ఇంతలో కొంతవివాదం, కలకలం బయలుదేరింది. చర్చను ఆపమని ప్రతిపాదన జరిగింది. చర్చకు సమాధానమివ్వమని కోరగా సిద్దికాలీఖాన్ నిరాకరించాడు.

తీర్మానాన్ని వోటుకుపెట్టగా 64 వ్యతిరేకంగా, 18 అనుకూలంగా వోటుచేశారు. తీర్మానం ఓడిపోయింది.

విదేశ రాయబారశాఖ ఏర్పాటు

విదేశ రాయబారశాఖగూర్చి పండిత నెహ్రూ ప్రశ్నోత్తరాల సమయంలో ఇలా అన్నాడు:

"ఇప్పటివరకు కొంత అనుభవమున్న వారినే ఈ శాఖకు తీసుకుంటున్నాము. ఈశాఖలో చేరగోరే ఐ. సి. యస్. ఉద్యోగులను శిఫారసు చేయమని మేము రాష్ట్ర ప్రభుత్వాలను కోరాము.

"వీరి తర్వాత, ప్రజలలోనుండికూడ కొన్ని ముఖ్యాంశాలలో పరిజ్ఞానమున్నవారిని తీసుకుంటాము."

దక్షిణాఫ్రికా సత్యాగ్రహం ఇంకాసాగుతూనే ఉంది

నెహ్రూ ఇంకొక ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

"మిత్రరాజ్యసమితి నిర్ణయం తర్వాత, దక్షిణాఫ్రికా భారతీయుల పోరాటం గూర్చి ప్రభుత్వమే మీ చర్యతీసుకోలేదు. మిత్రరాజ్య సమితి నిర్ణయం ప్రకారం, దక్షిణాఫ్రికా ప్రభుత్వం భారతీయుల కష్టాలను తొలగించాలి.

"ఇంకా దక్షిణాఫ్రికాలో భారతీయులు సత్యాగ్రహం సాగిస్తున్నారు. అవసరమైనప్పుడు తగినచర్య తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగాఉన్నది."

వీట్-నాం ప్రజలపై భారతీయులకున్న సానుభూతి తమకు తెలుసుననీ, తమకు కూడ అదేసానుభూతి ఉన్నదని నెహ్రూ అన్నాడు. వీట్-నాంలో పోరాటంలో త్వరలో అంతమవుతుందని ఆశిస్తున్నానని అన్నాడు.

తూర్పు ఆఫ్రికా భారతీయ సమస్యను మిత్రరాజ్య సమితికి పంపుతారు

తూర్పు ఆఫ్రికా భారతీయ సమస్యపై పండిత నెహ్రూ ఇలా అన్నాడు:

"కెన్యాలో భారతీయులపై కొన్ని నిషేధాలున్నవి. వీని విషయమై మేమే చర్య తీసుకోలేదు. భారతీయుల ప్రవేశాన్ని నిషేధిస్తూ కూడ తూర్పుఆఫ్రికా ప్రభుత్వం బిల్లులు పెడుతున్నది. అక్కడికి భారత ప్రతినిధులను పంపాము. వారి నివేదికను చదువుతున్నాము.

"తూర్పు ఆఫ్రికా భారతీయ సమస్యను మిత్రరాజ్యసమితముందు ఉంచేందుకు ఆలోచిస్తున్నాము."

మలయాకు నిపుణులైన కార్మికులను వెళ్ళరాదని నిషేధించామని, మిగతా వారిని ఆపడం అవసరమని భావించడంలేదని నెహ్రూ మరొక ప్రశ్నకు జవాబిచ్చాడు.

కలకత్తాలో 3½ లక్షల సర్వవ్యాపిత సమ్మె

నిర్బంధ విధానంపట్ల నిరసన

కలకత్తా, ఫిబ్రవరి 5

వీట్ - నామ్ దినోత్సవ సందర్భంలో పోలీసుల కాల్పులకు, 144 వ సెక్షన్ యింకా కలకత్తాలో అమలులో వున్నందుకు అసమ్మతిగా ఈవేళ కలకత్తాలో సర్వవ్యాపిత సమ్మె జరిగింది ఈసమ్మె ఎట్టిఘటనలు లేకుండ శాంతియుతంగా జరిగింది. జిల్లా ముఖ్యపట్టణాలలోకూడ కొన్నిచోట్ల సమ్మెలు జరిగాయి.

అఖిలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒక ప్రకటన చేస్తూ, 3 లక్షల మంది కార్మికులు, 50 వేల మంది విద్యార్థులు సమ్మెలో పాల్గొన్నారని తెలియజేశారు. సంపూర్ణంగా అహింసాత్మకంగా సమ్మె జరిగిందని, ఎక్కడా వలంటీర్లను నియమించలేదని, పికెటింగ్ జరగలేదని, ఇచ్ఛాపూర్వకంగానే హర్తాల్ చేశారని మృణాలకాంతి బోస్ చెప్పాడు.

బెంగాల్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కార్యదర్శి అబ్దుల్ మోమిన్ ఇలా ప్రకటించాడు: "కాంగ్రెస్ లీగ్ నాయకులు కొందరు పూర్తిగా వ్యతిరేకించినప్పటికీ, పికెటింగు జరగకపోయినప్పటికీ సర్వవ్యాపిత సమ్మె అమోఘవిజయాన్ని బడసింది.

"సమ్మె మూలాన మతకలహాలు చెలరేగుతాయనే బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెలిబుచ్చిన భయాలను సర్వవ్యాపిత సమ్మె పటాపంచలు చేసింది. 144 సెక్షన్‌కు వ్యతిరేకంగా, వీట్-నామ్ దినోత్సవాన [illegible] దురంతాలకు వ్యతిరేకంగా [illegible] ఎలా ఐక్యంకాగలిగారనే విశ్వాసం లేనివారికి [illegible] తుంది."

వెల్లూర్‌డిటెన్యూల నిరశన వ్రతం

మామూలు నేరస్థులవలె చూస్తున్నందుకు

మద్రాస్, ఫిబ్రవరి 4

తమిళనాడు కమ్యూనిస్టు కమటీ తరపున కామ్రేడ్ యస్. పార్థసారధిగారు యిలా ప్రకటించుతున్నారు:

"వెల్లూర్ జైలులో వున్న 120 మంది డిటెన్యూలను మామూలు కాన్విక్టు ఖైదీలుగా చూస్తున్నారనీ; జైలు అధికారులకు, ప్రధానికి జైళ్ళ మంత్రికి ఎన్నిసార్లు ఈవిషయం తెలియపరచినా లాభంలేకపోయినందున, అందుచే అసమ్మతి సూచకంగా ఫిబ్రవరి 3 వ తేదీన డిటెన్యూలందరూ ఒకరోజు నిరశనవ్రతం పూనారనీ, తెలియవచ్చింది.

డిటెన్యూల భార్య[illegible] బంధువులు ఖైదీల[illegible] వీలుకల్పించాల[illegible] తిరుచునాపల్లి [illegible] డిటెన్యూ[illegible] సంగతి తెలియజేశాడు.

రాజకీయ ఖైదీలుగా చూడవలసిందని ఉత్తర్వులిచ్చాము

ప్రభుత్వ ప్రకటన

మద్రాసు, ఫిబ్రవరి 5

ఆర్డినెన్సు క్రింద అరెస్టు చేయబడిన కమ్యూనిస్టులకు రాజకీయ ఖైదీలకిచ్చే సౌకర్యాలీయాలని జిల్లా అధికారులకు, జైలు సూపరెంటెండెంటులకు తాము ఉత్తరువుల పంపినట్లు ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తోంది.

డిటెన్యూలకు ఇంటర్వ్యూ లివ్వాలని వైద్యనాథయ్యర్

అసెంబ్లీ పార్టీ సమావేశం

మదరాసు, ఫిబ్రవరి 6

నిన్నరాత్రి అసెంబ్లీపార్టీ సమావేశమైంది. మదరాసు ఆర్డినెన్సు క్రింద అరెస్టయిన ఖైదీలను ప్రత్యేక తరగతికి చెందిన రాజకీయ ఖైదీలనుగా చూడవలెనని వైద్యనాథయ్యర్ కోరాడు. అలాగే చేస్తానని ప్రధాని వాగ్దానమిచ్చినట్లు తెలుస్తున్నది.

వస్త్రవిధానచ[illegible]

ప్రభుత్వ వస్త్రవిధానం[illegible] లేదు. ఇప్పుడు మదరాసు, [illegible] మధ్య నడుస్తున్న ఉత్తర[illegible] సంగతి తేలేవరకు ఈ చర్చ [illegible]

స్త్రీల ఆస్తిహక్కు బిల్లు[illegible] జరిగింది. 1937 ఏప్రిల్‌నుంచర్చ [illegible] వర్తించాలన్న సవరణకు న్యాయ[illegible] ఏదో చట్టానికి సంబంధించిన [illegible] ఉన్నాయన్నాడు. సభ్యులు సవరణ [illegible] ఖంగా ఉన్నట్లు కనిపించింది.

ఆర్డినెన్సు బిల్లు

ఆర్డినెన్సు స్థానంలో పెట్టనున్న [illegible] తయారయిందట. పార్టీకి ప్రధాని [illegible] హామీకి అనుగుణంగా ప్రధాని కొ[illegible] ద్దుబాట్లు చేయించవలసివున్నదట.

ఫ్రెంచి అధికారులకు పారచూట్లను అమ్మలేదట

ఢిల్లీ అధికారవర్గాల ఖండన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5

భారత ప్రభుత్వపు దేశరక్షణశాఖకు చెందిన బ్రిటిష్ మిలిటరీ అధికారులు, వీట్-నామ్‌పై యుద్ధం సాగిస్తున్న ఫ్రెంచి మిలిటరీ అధికారులకు అయిదువేల పారచూట్లను అమ్మారన్నవార్తను 'పీపుల్స్ఏజ్' పత్రిక ఇటీవల ప్రకటించింది. ఆ వార్త నిజమని, పరిశోధనచేసి తెలుసుకున్న తరువాతనేదానిని ప్రకటిస్తున్నామన్నాడు.

"ఈవార్తే నిజమయినట్లయితే వీట్-నామ్ స్వాతంత్ర్య పోరాటానికిది పెద్దదెబ్బ, అంతే కాదు-భారత ప్రజలకే అవమానకరము," అని ఇండియాలోని వీట్-నామ్ ప్రతినిధి మాతేచు ఒక ప్రకటనచేశాడు.

ఈవార్త నిరాధారమని ఢిల్లీలోని అధికార వర్గాలు వ్యాఖ్యానించారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

కాంగ్రెసు పాలనలో కూడా ప్రజల కడగండ్లు తీరలేదు

రాష్ట్రమంతటా జీవితావసర వస్తువుల కొరత

బందరు, ఫిబ్రవరి 3

బందరులో ఈరోజున అదీ ఇదీ అనే విచక్షణ లేకుండా వస్తువుల ధరలన్నీ విపరీతంగా [illegible] కంట్రోలు ధర [illegible] అయిదు [illegible], కాని కొట్ల దుకాణదార్లు [illegible] లేకి [illegible] అల వరకు తీసికొంటున్నారు. కొబ్బరి [illegible] వీశె రు 8 లు అమ్ముతున్నారు. బెల్లం, [illegible] నూనెకూడా దుకాణదార్లు చాలా హెచ్చు [illegible] అమ్ముతున్నారు. అగ్గిపెట్టెలు [illegible] సమయాలలో 0-1-6 ఇచ్చినా బయట పెట్టడం దుర్లభమవుతూంది.

ప్రజాప్రభుత్వం శ్రీఘ్రం కలిగించుకొని జీవితావసర వస్తువుల కంట్రోలు ధరలకు ప్రజలకు అందేట్లు చూడాలని యం. శ్రీహరి రావుగారు వ్రాస్తున్నారు.

కొబ్బరి నూనె యేమయింది?

గంపలగూడెం, ఫిబ్రవరి 2

కొబ్బరి నూనెకు కంట్రోలు రాకపూర్వం [illegible] యెక్కువయినప్పటికి దుకాణాలలో దొరికేది. కాని యీ కంట్రోలు పెట్టిన [illegible] రు 8/- లు పెట్టినా వ్యాపారస్థులు [illegible] పెట్టుటలేదు. కొబ్బరి నూనెపై [illegible] నిర్ణయించిన ప్రభుత్వం [illegible] ప్రతివానికీ అత్యవసర [illegible] నూనె ప్రజలకు [illegible] ఉన్నామని కె. వి. [illegible] న్నారు.

బట్టలు [illegible] యిడాలి

[illegible]పురం, ఫిబ్రవరి 4

[illegible] బట్టవచ్చి [illegible] ఆహారకమిటీ ప్రెసి[illegible] [illegible] తరబడి వాయిదాలు వేస్తూ [illegible] ప్రజలను [illegible]. [illegible] ఇట్టి చర్యలు జరుగకుండా [illegible] రామారావుగారు [illegible].

కొబ్బరినూనె మాయం చేశారు

పొటుకూరు, ఫిబ్రవరి 2

[illegible] రెండువారాలుగా మా గ్రామంలో [illegible] నూనె రావడంలేదు [illegible] కారణం, [illegible] దరకు కొబ్బరినూనె అమ్మడానికి వర్తకులు వప్పుకొంటంలేదు. బెజవాడలోనె [illegible] వీశె రు. 8 లు అమ్ముతున్నా [illegible] విపరీతమైన రేటుపెట్టి కొబ్బరి [illegible] యిక్కడ అమ్మలేమని [illegible] దుకాణదార్లు చెప్పుతున్నారు. ప్రభు[illegible] జాగ్రత్త వహించి కొబ్బరి [illegible] దొంగవ్యాపారస్తులనుండి బయట పెట్టి ప్రజలకు అందజేయాలని పొటుకూరు గ్రామ ఆహారకమిటీ ప్రెసిడెంటు రామిశెట్టి వేణుగోపాలరావుగారు వ్రాస్తున్నారు.

పశుగ్రాసం [illegible] చెక్క [illegible] వదలచేయాలి

నందికొట్కూరు, ఫిబ్రవరి 1

[illegible] తాలూకాలో 27118 సేద్యము చేసే [illegible]న్నాయి. ఈ పశువులకు వేడుకలగ [illegible] చెక్క [illegible] పెడుతూ వుంటారు. కొట్లలో వున్న చెక్క విడుదలలేక రైతులకు అందుట లేదు. వ్యవసాయశాఖాధికార్లు వెంటనే చెక్క విడుదలచేసి రైతులకు అందించవలెననిదని [illegible] ఎ. మదర్శన[illegible]శర్మగారు వ్రాస్తున్నారు.

దొంగ వ్యాపారస్తునికి జరిమానా

[illegible], ఫిబ్రవరి 3

[illegible] కిరోసిను ఎక్కువ ధరకు అమ్మినందుకు [illegible] వెంకటేశ్వర్లుకు రు. 10-0-0 లు జరిమానా విధించబడిందని చింతపాటి రామమూర్తిగారు వ్రాస్తున్నారు.

దొంగవ్యాపారికి జామీను

గుంటూరు, ఫిబ్రవరి 4

అరవపల్లి వెంకట్రావుగారు గుంటూరులో ప్రముఖ వర్తకుడు, మిల్లు యజమాని, కాంగ్రెసువాది. దొంగవ్యాపారం చేశారనే ఆరోపణపై వీరిమీద షుమారు రెండు సంవత్సరములకు పూర్వం కేసు పెట్టబడింది. 31-1-47 వ తేదీన కేసు రుజువు అగుటచే మూడు నెలలు శిక్ష విధించబడింది. డిప్యూటీ కలెక్టరు తమ ప్రత్యేకాధికారాలను వినియోగించి ఈ దొంగవ్యాపారస్తుని జామీనుపై విడుదల చేశారని డి. వి. అప్పారావుగారు వ్రాస్తున్నారు.

గుంటూరుజూట్ మిల్ కార్మికుల కడగండ్లు

ఆంధ్ర కార్మికులకు విజ్ఞప్తి

గుంటూరు, ఫిబ్రవరి 2

గుంటూరు నగర కార్మిక సంఘమునుండి టి వి. కృష్ణగారు క్రింది ప్రకటన చేస్తున్నారు:

గుంటూరు జూట్ మిల్ కార్మికులు చాలా కాలంనుండి తమ [illegible] కోర్కెలకోసం ఆందోళన చేస్తున్నారు. యజమానులు వీరి ఆందోళనను పెడచెవిని పెట్టి పైగా [illegible] వచ్చి [illegible] దెప్పుతున్న కార్మికులను పనినుండి తొలగించడం, సంఘం వదులుకొనమని నిర్బంధించడం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఆక్టు ప్రకారం కార్మికులకు యివ్వవలసిన [illegible] సౌకర్యాలు గూడా లేకుండా నిరంకుశంగా ప్రవర్తించుచున్నారు. క్రిందటి సెప్టెంబరు సమ్మె పరిష్కార కాలంలో చేసిన వాగ్దానాలన్నిటినీ నీటగలిపారు యజమానులు. ఇది అన్యాయమన్నందుకు 6 గురు కార్మికులను తొలగించారు.

జనవరి నెలనుండి యజమాని కుతంత్రం ఫలితంగా 200 మంది కంట్రాక్టు కార్మికులు కేవలము నిరుద్యోగులుగ తయారయారు. తమను పనిమానించాలని జనవరి 20 న యీ 200 కార్మికులు బైఠాయింపు సమ్మె చేసారు. యజమాని నిరంకుశంగా జనవరి 22 నుండి లాకౌటు ప్రకటించి మిల్లు మూసినాడు. నేటికి 10 రోజులయినా లాకౌట్ తెరువలేదు 600 కార్మికులు అనేక అవస్థల పాలవుతున్నారు.

కాన ఆంధ్ర కార్మిక సోదరులందరూ గుంటూరు జూట్ మిల్ కార్మికులకు అండగా నిలవాలనీ, కార్మికులకు ఆర్థికంగా సహాయపడి కార్మికవర్గ ఐక్యతను చాటాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను. తీర్మానాలు, టెలిగ్రాం ద్వారా ప్రభుత్వం వెంటనే కల్పించుకొని పరిష్కరించాలని ఆందోళన చేయాలి. యజమానులపై వత్తిడితెచ్చి కార్మికుల న్యాయమయిన కోర్కెలు అంగీకరించేలాగు చూడాలి.

కాకినాడ విద్యార్థుల విజయం

కాకినాడ, ఫిబ్రవరి 3

కాకినాడ పి. ఆర్. కాలేజీ హైస్కూలులో 66 గురిని స్కూలు ఫైనలులో డిటెయిన్ చేశారు. హైస్కూలు విద్యార్థులు విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యాన మీటింగు పెట్టి డిటెయిన్ చేసిన వారినందరినీ పరీక్షకు పంపాలని ఆందోళన చేశారు. హెడ్మాష్టరుగారు మొదట సమ్మతించలేకపోయినను, విద్యార్థి ఫెడరేషన్ ఆందోళన ఫలితంగా డిటెయిను కాబడినవారిలో తిరిగి 44 గురిని పరీక్షకు పంపారు. మొత్తం 440 మందికి 22 విద్యార్థులు డిటెయిన్ కాబడ్డారు.

నిరాహారదీక్ష బూనిన [illegible]

ఉపాధ్యాయుల కోర్కెలను ప్రభుత్వం తీర్చాలి

(మా విలేఖరి)

నంద్యాల, ఫిబ్రవరి 6

కర్నూలు జిల్లా ఉపాధ్యాయుల సంఘ కార్యవర్గం పాణ్యంలో యస్. వెంకటేశ్వర్లుగారి అధ్యక్షతను సమావేశమై ఈ దిగువ తీర్మానాలు చేశారు.

(1) ప్రభుత్వంవారు ఉపాధ్యాయుల వేతనాలను గురించి చేసిన నిర్ణయం ఉపాధ్యాయులకు తీరని అన్యాయం చేసింది. పక్షపాతముతో గూడిన ఈ వేతనాల స్కేళ్ళ యెడల ఉపాధ్యాయులు చాల అసంతృప్తి చెందుతున్నారు.

ఇదివరలో యీ జిల్లా యూనియను సూచించిన వేతనాల స్కేలుప్రకారం ప్రభుత్వంవారు ఆలోచించి వేతనాలు నిర్ణయించాలని కోరుతున్నాం.

(2) గుంటూరు ఎలిమెంటరీ స్కూళ్ళ ఉపాధ్యాయులు సాగిస్తున్న నిరాహారదీక్ష పట్ల యీ సభవారు సానుభూతి ప్రకటిస్తూ ప్రభుత్వం వెంటనే వారి కోర్కెలను తీర్పవలయునని కోరారు.

జన్మభూమి తప్పుడు వ్రాతలు

4—2—47 జన్మభూమి పత్రికలో, "కమ్యూనిస్టుల దుర్యోగం" అనే శీర్షికతో బెజవాడ, సత్యనారాయణపురము స్టేషన్ కెదురుగానున్న బైరాగి మాన్యము షుమారు 6 యకరముల భూమిలో, ఎర్రజండా పార్టీవారు, పేదప్రజలవద్ద కొంత ధనమును వసూలుచేసి యిండ్లు కట్టుకోమని ప్రోత్సహించి పంపినారని ప్రకటించింది. ఇది సర్వాబద్ధము. ఇండ్లువేసుకొనుటకు వచ్చిన పేదప్రజల ప్రయత్నానికి, ఎర్రజండా సంఘాలనాటికి ఏమాత్రం సంబంధములేదు. ఈ విషయం రుజువు చేయవలసిందని 'జన్మభూమి'ని సవాలు చేయుచున్నాను. మా వెంటవచ్చి ఆ పేద ప్రజలను, ఆ స్థలము విషయము ఆలోచించి యదార్థాన్ని ప్రకటించవలసిందిగా జన్మభూమి సంపాదకులను కోరుచున్నాను

సత్యనారాయణపురం స్టేషన్ కెదురుగా షుమారు 11 యకరాలు, బైరాగి మాన్యం వున్నది. అందులో షుమారు 5 యకరములలో అనేకమంది పేద ప్రజలు, అద్దెకు తీసుకొని యిండ్లు వేసుకొని కాపురము చేయుచున్నారు. మిగతా 6 యకరాలు, వుప్పులూరి పూర్ణచంద్రయ్యగారు, కరణముగారు బైరాగులను మోసముచేసి, వ్రాయించి, జీవిత పర్యంతం 6 యకరాలు షుమారు సంవత్సరానికి రు 100 లకు కవులుకు తీసుకొన్నారట. బైరాగి మాన్యము ట్రస్టు కమిటీవారు, కొంతమంది పేదప్రజలకు ఈ ఆరు యకరాలుకూడా యిండ్లు వేసుకోమని, తమకు అద్దె చెల్లించవలసినదిగా చెప్పినారట. అప్పుడు పేద ప్రజలు యిండ్లు కట్టుకొనుటకు వచ్చినపుడు, కరణంగారు వెళ్ళి పోలీసు హెడ్ కానిస్టేబులు శాళ్ళ సుబ్బారావు, టౌను ప్లానింగ్ సూపరువైజరు, విశ్వనాధశాస్త్రిగారు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘంవారిని వెంటబెట్టుకొని వచ్చి దౌర్జన్యంతో, యిండ్లువేయుటకు వీలు లేదని చెప్పినమీదట, పేదప్రజలు వెళ్ళిపోయినారని ఆ ప్రాంతమునకు వెళ్ళి విచారించగా తెలిసింది. యదార్థము ఈ విధంగా వుంటే, ఎర్రజండా పార్టీవారు చేయించారని జన్మభూమివారు అబద్ధాన్ని ప్రకటించారు. ఇలాంటి అబద్ధాలు ప్రచురించి జన్మభూమిని మలినభూమిగా తయారు చేయవద్దని కోరుతున్నాను.

బెల్లపు శోభనాద్రి,
టౌన్ కమ్యూనిస్టు కమిటీ, బెజవాడ.

కలంపోటు...

జన్మభూమి క్షమాపణ చెప్పుకుంటుందా?

ఉదయాన్నే ప్రెస్సులోకి వెళ్ళంతోటే వర్కర్ కామ్రేడ్ పిలచేసి "5 వ తేదీ సంపాదకీయంలో "జన్మభూమి" ఏమి వ్రాసిందో చూశారా?" అని ప్రశ్నించాడు.

"అదేమిటోయ్!" అర్థంగాక ఎదురు చూస్తున్నాను. ఇంతలోనే యింకో కార్మికుడు "ఇదండీ! బెయిలీ మూలకోల!" అంటూ 5 వ తేదీ జన్మభూమి పత్రిక తీసికొచ్చి చేతికిచ్చాడు. సంపాదకీయం మొదటిపేరా ఇలావుంది.

"ఎంత లెవ్వరు [illegible] పవరువారిదవుతుంది కాబట్టి కమ్యూనిస్టులకొత్తపమ్మెగారిదుమారం దేశమంతటా లేవదీయాలి" అని భారత కమ్యూనిస్టునాయకుడు పి.సి.జోషీ మరుసటి పార్టీసభ్యులకు జారీచేసిన రహస్య లేఖలోవున్నదట. అట్టి లేఖ యొకటి కేంద్రప్రభుత్వంచేచిక్కినట్లున్నదానిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గములను జాగ్రత్త వహించవలసిందని హెచ్చరించినట్లును, తదాదేశాను సారంగానే మద్రాసు గవర్నమెంటు తక్షణచర్య తీసుకోవలసి వచ్చినట్లున్నూ, అప్రకారమే బొంబాయి వగైరా రాష్ట్రాలు కూడా ప్రజారక్షణ శాసనములు అమలులోనికి తెచ్చుచున్నట్లునూ ప్రధాని ప్రకాశంగారు పార్టీ మీటింగులో కొందరు సభ్యులకు వెల్లడించినట్లు మా విలేకరి తెలుపుచున్నాడు."

దీని సిజాయితీ ఆ సంపాదకులకే అనుమానం వేసివుంటుంది కాబోలు. అందుచేత రెండో పేరాలో 'అటువంటి సర్క్యులర్ లేనేలేదనీ, సృష్టింపు అయివుండునని' పి. సి జోషీగారు, కమ్యూనిస్టుపార్టీవారు వాదిస్తారేమో మాకు తెలియదు. అని చెప్పుకున్నారు.

చాలా తెలివిగా 'ముందరకాళ్ళకు బంధంవేసినట్లుగా, వ్రాశామనిజన్మభూమి సంపాదకులు సంతోషించుచుండవచ్చు. కాని పై ఆరోపణలు శుద్ధ అబద్ధాలనే వార్తలు ఆరోజు జన్మభూమి పత్రిక మొదటిపేజీలోనే వున్నాయి.

"ఈ ఆర్డినెన్సును అమలు జరపమని భారతప్రభుత్వ హోంశాఖ వద్దనుండిగాని కాంగ్రెసు హైకమాండు వద్దనుండిగాని తమకెట్టి ఆదేశాలూ రాలేదని ప్రధాని ప్రకాశంగారు, వైద్యనాథయ్యర్ ప్రశ్నకు జవాబిస్తూ సుస్పష్టంగా చెప్పినటు రూఢిగా తెలుస్తోంది" (5 వ తేదీ జన్మభూమి.)

ఇదే విషయాన్ని 5 వ తేదీ ఆంధ్రప్రభ కూడా యిలా ప్రకటించింది:

ప్రకాశంగారు "కేంద్ర ప్రభుత్వం హోం శాఖ తాఖీదుపై ప్రజారక్షణ ఆర్డినెన్సును మద్రాసు ప్రభుత్వం ప్రకటించినదన్న వార్తను ఖండించారనీ, పైగా కాంగ్రెసు హైకమాండు సలహాననుసరించి ఈ ఆర్డినెన్సును జారీ చేయడం కూడా జరుగలేదని" వివరించారని తెలుస్తూంది. (5 వ తేదీ ఆంధ్ర ప్రభ.)

జన్మభూమి పత్రికలోకూడా ఈ వార్త ప్రకటించడంవల్ల వారికికూడ తెలిసి వుండాలిగా? అయితే జన్మభూమి సంపాదకీయంలో అలా ఎందుకు వ్రాశారండీ? పొరపాటా?

కాదు! కాదు! అతి తెలివితేటండీ! ఎలాగో చెబుతా వినండి!

కమ్యూనిస్టులంటే గిట్టని దొంగ వ్యాపారస్తులు, పెట్టుబడిదార్లు, వడ్డీవ్యాపారులు, జమీందారులు, అగ్రహారందార్లు వీళ్ళకు కమ్యూనిస్టులపై దుష్ప్రచారం చేయడానికి సామగ్రి కావాలి. అబద్ధాలయితేనేం! వాళ్ల యీ పాపపు మూటను భుజానవేసుకొని అబద్ధాలు వెదజల్లుతూ అమాయక ప్రజలను మోసపుచ్చుతారు.

అంతేగాక మొదటిపేజీ, రెండోపేజీ లోని వార్తలను ఎవరు పోల్చి చూడవచ్చారులే అని అహంకారం కూడ. అదీ గాకపోతే ఎవరైనా పెద్దమనిషి నిలవదీసి అడిగితే ఇలా అని తప్పుకోవచ్చు" అబ్బే! రెండు అభిప్రాయాలూ ప్రకటించాంగదండీ! ఎంత నిష్పక్షపాతంగా వున్నామో చూడండి!" అని మరో అబద్ధమాడి తప్పుకోవచ్చు. పెట్టుబడిదారీ పత్రికల న్యాయం అంతేలెండి!

సత్యమంటే గౌరవం కించెత్తున్నా 'జన్మభూమి' సంపాదకీయంలో క్షమాపణ చెప్పుకొంటుంది! అలాచేయడం పత్రికా మర్యాద కాదా!

ఇంకా జన్మభూమి సంపాదకీయంలో యింకా అనేక కూతలు కూసింది. మచ్చుకు కొన్ని:—

"భారతదేశం జోషీవంటి ఆషాఢభూతి వేషగాండ్రనెందరినో చూచిందట"

"దేశంలో ఒకీక్రమంగా నీతి, జాతి, ధనము, ఆస్తి, అజ్ఞ, హద్దు, పద్దూలేని యొక అపూర్వ రాజ్యాంగం వ్యవస్థ నెలకొల్పవలెనంటే, నేటి భారత కమ్యూనిస్టులదే మంచిపద్ధతి!"

"సామాన్య ప్రజానీకానికి యిల్లు, వాకిలి, పొలం, ప్రాణం రక్షించవానికి పూనుకోలేని ప్రభుత్వం ప్రభుత్వంకాదు"

"కమ్యూనిస్టులక మేము పూర్వంవలే అమ్ముడోసిన ఆటోపులవలే తిరుగుతూ దేశాన్ని అల్లకల్లోలం చేస్తామంటే, యే ప్రజామంత్రులు హర్షిస్తారు?"

★

పై అభాండాలన్నిటికీ నేను సమాధానంచెప్పను. ఏమంటేకమ్యూనిస్టు వ్యతిరేకులు ప్రపంచమంతటా పాడుతున్న పాటలే అవి! నాజీ జర్మనీ ప్రచారకుడు గోబెల్సు మొదలు బ్రిటిష్ సామ్రాజ్యవాది చర్చిల్ ఏంట్లవరకూ అదే పాట పాడారు! వారికి ప్రపంచ ప్రజలు బుద్ధి గరిపారు. అలాగే చైతన్యం పొందిన ఆంధ్రప్రజలు పట్టాభిగారి జన్మభూమికి పాఠంనేర్పుతారు.

ఒక సూటి ప్రశ్న వేసి దీనిని ముగించుతాను.

"పండించేవాడిదే పొలం" అనే సూత్రాన్ని గాంధీజీ అంగీకరించారని జన్మభూమే అంగీకరించింది. అయితే దీనిని అమలుజరిపితే రైతుపోరాటాలే వుండవుగా!

అల్లాగే కార్మికులకు కడుపునిండా తిండి, ఒంటినిండా బట్ట, పిల్లలకు చదువు, వైద్యసౌకర్యాలు కలిగించండి కార్మికులు సమ్మెలేరావు.

ప్రజలలో నూటికి 90 మంది రైతులు కార్మికులు. "ప్రజానీకానికి ఇల్లు, వాకిలి పొలం" యిస్తే యింకేమికావాలి. ఆ ప్రభుత్వాన్ని ప్రజాప్రభుత్వ మంటాము. జన్మభూమితోపాటు నేనుకూడా ఆ ప్రజా మంత్రులకు పల్లకీలు మోస్తాను.

అప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దోపిడి, జమీందారులు, పెట్టుబడిదారుల దౌర్జన్యాలు వుండవు కమ్యూనిస్టుల బెడదావుండదు

ఏం? 'జన్మభూమి' సంపాదకమహాశయా! అలా చేయించుతారా? ఏమి సెలవిస్తారు?

ఈ ఆర్డినెన్సు ప్రజాస్వామిక సిద్ధాంతాలకు విరుద్ధం

నెల్లూరుజిల్లా కాంగ్రెసు కార్యదర్శి ప్రకటన

నెల్లూరు, ఫిబ్రవరి 1

నెల్లూరుజిల్లా కాంగ్రెసుసంఘ కార్యదర్శి వెన్నెపల్లి హనుమంతరావుగారు ప్రకాశం ఆర్డినెన్సును ఖండించుతూ యిలా వ్రాస్తున్నారు:

"నేటి ఆర్డినెన్సు ప్రజాస్వామిక సిద్ధాంతాలకు విరుద్ధమైనది. కాబట్టి దీనిని వెంటనే ఉపసంహరించుకోగోరెదను."

విద్యార్థిసమ్మెల గురించి ప్రకాశంగారి ఆరోపణకు జవాబు

కాకినాడ, ఫిబ్రవరి 3

తూర్పు గోదావరిజిల్లా విద్యార్థిఫెడరేషన్ కార్యదర్శి శ్రీ తల్లాప్రగడ సత్యనారాయణ మూర్తిగారు ఇలా వ్రాస్తున్నారు:

ప్రధాని ప్రకాశంగారు తాము జారీచేసిన నిరంకుశ ఆర్డినెన్సును శాసనసభలో సమర్థించుకొంటూ ఆంధ్రదేశంలో విద్యార్థిసమ్మెలన్నీ కమ్యూనిస్టులు తెచ్చారని నిందారోపణ చేస్తున్నారు. కాని జరిగిన విషయం అది [illegible]. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలంకన్న [illegible]గా జరిగిన బందరు, గుంటూరు, [illegible], నెల్లూరు మొదలగు పట్టణములలో అన్ని రాజకీయాభిప్రాయములుగల విద్యా[illegible] పాల్గొన్నారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. గుంటూరు విద్యార్థుల సమ్మె పోరాటానికి కాంగ్రెసు [illegible] సభ్యులు శ్రీ అన్నాప్రగడ [illegible]మేశ్వరరావుగారు బహిరంగంగా బలపరచారు. ఇతరచోట్ల పోరాటాలకు స్థానిక కాంగ్రెసువాదులు అనేకమంది బలపరచారు. అరెస్టులకూ, లాఠీదెబ్బలకూ గురియైనవారిలో కాంగ్రెసు - కమ్యూనిస్టు - నాన్ పార్టీ విద్యార్థులు అందరూ ఉన్నారు. ఈ విద్యార్థి సమ్మెలు సామ్రాజ్యవాదులచే ప్రవేశపెట్టబడిన చానిస విద్యావిధానంలో ఉన్న లొట్లను ఎదుర్కొనడానికి వచ్చాయిగాని, ఎవరో కొంతమంది ప్రోత్సాహిస్తే వచ్చినవి కావని ప్రకాశంగారు తెలుసుకోవాలి.

ఇప్పటికైనా విద్యార్థులలోనూ, విద్యార్థులలోనూ ప్రస్తుతవానిసవిద్యావిధానంపట్లగల అసంతృప్తిని పోగొట్టాలంటే, ప్రజాస్వామిక హక్కులను భక్షించే ఆర్డినెన్సులను ఉపసంహరించుకొని, ఉత్కృష్టమైన జాతీయ విద్యావిధానం వెంటనే ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

తాలూకా కాంగ్రెసు కార్యదర్శి [illegible]

ఆత్మకూరు, ఫిబ్రవరి 2

ఆత్మకూరు తాలూకా కాంగ్రెస్ సంఘ కార్యదర్శి పూరిగుంది పోలిరెడ్డిగారు యిలా ప్రకటించుతున్నారు.

ఈ ఆర్డినెన్సు ప్రకటించడము ప్రజాస్వామిక హక్కులకు భంగము వాటిల్లును. ఏ సిద్ధాంతాల కోసము కాంగ్రెసు త్యాగాలు చేసిందో అస్వాతంత్ర పోరాటమును యీ ఆర్డినెన్సు బలహీనపరుస్తుంది. వెంటనే కాంగ్రెసు ప్రభుత్వము యీ ఆర్డినెన్సు రద్దు చేయాలని, ఆర్డినెన్సులో అరెస్టు అయిన వారిని విడుదల చేయవలయునని కోరుచున్నాను.

పంచాయతీబోర్డు అధ్యక్షుని ఖండన

యేలేటిపాడు, ఫిబ్రవరి 3

తణుకు తాలూకా యేలేటిపాడు గ్రామ పంచాయతీబోర్డు అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ కార్యదర్శి, తాలూకా ఆహారకమిటీ సభ్యులు అయిన డాక్టరు [illegible] పేరయ్య లింగయ్యగారు ప్రకాశంగారి ఆర్డినెన్సును ఖండించుతూ యిలా వ్రాశారు.

... ఆంధ్రప్రజానీకమంతా ప్రకాశంగారు అతి[illegible]

వాదులనీ అభివృద్ధికర పద్ధతులకు చేయూత నిచ్చే నాయకులనీ ఆశించినారు కాని ప్రకాశంగారి ప్రధానత్వంలో బ్రిటిషు సామ్రాజ్యపద్ధతుల్లో జరిగే ఆర్డినెన్సుపరిపాలన జరుపుట చాల విచారకరము. ఇది ప్రతి యువక కాంగ్రెసువాది ఎదుర్కొనవలసిన విషయము. ఇది ఒక్క కమ్యూనిస్టుల ప్రచారమునే కాక కాంగ్రెసు విప్లవకర సంస్థగా నుండాలి అనే ప్రతికాంగ్రెసు తీవ్రవాదులను దెబ్బతీయుటకు జారీచేయబడిన ఆర్డినెన్సుగా కనబడుచున్నది. అదిగాక రాజకీయ భేదాభిప్రాయములను అణచుటకు ఫాసిస్టు పరిపాలన సాగించుటగా పరిగణించి ఎదుర్కొనవలెను. ఇది సైమనుకమీషనును ఎదుర్కొన్న ఆంధ్రకేసరి బ్రిటిషు గవర్నరు వలలో చిక్కుకొనక ఈ ఆర్డినెన్సును రద్దు చేయవలెనని కోరుచున్నాము.

రాష్ట్ర యువజన నాయకుల విజ్ఞప్తి

బెజవాడ ఫిబ్రవరి 1

ఆంధ్రరాష్ట్ర యువజనసంఘ ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులైన శ్రీ వి. వెంకటదాసు, కాశీనేని సూర్యప్రకాశరావుగార్లు ఆంధ్ర యువకులను హెచ్చరిస్తూ ఈ క్రింది ప్రకటన చేస్తున్నారు:

"ప్రజా శాంతిరక్షణ" ఆర్డినెన్సు అను పేరుతో మద్రాసుప్రభుత్వం, కమ్యూనిస్టు పార్టీ, రైతు-కార్మిక మొదలగు ప్రజాసంస్థలపైన దాడిచేయడం, ఆయాసంస్థల నాయకులను వేటాడటం, పౌరసత్వ హక్కులను ప్రేమించే ప్రతి దేశభక్తుని హృదయం కలతజెందుతూంది. పైగా ప్రధాని ప్రకాశంగారు యీ చాలులను సమర్థించుచూ విదేశీప్రభుత్వ అడుగుజాడల ననుసరించడం మరింత శోచనీయం. తెల్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగాపొంగి పొరలివస్తోన్న ప్రజా వుద్యమాలకు నాయకత్వం వహించడమేనా కమ్యూనిస్టుల నేరం?

ఈ ప్రజాహక్కులను భక్షించే యీ నిరంకుశ ఆర్డినెన్సును వెంటనే ఉపసంహరించుకోవాలనీ యువకులు గ్రామగ్రామాన సభలూ, సమావేశాలూ, ప్రదర్శనాలూ జరిపి మీ వ్యతిరేకతను రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలకు ఎలుగెత్తి చాటండి.

పరుచూరు పంచాయతీబోర్డు తీర్మానం

పరుచూరు, ఫిబ్రవరి 3

నిన్న సమావేశమైన పరుచూరు పంచాయతీబోర్డులో, యీ క్రింది తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదింపబడింది.

22-1-47 అర్ధరాత్రియందున శ్రీ మద్రాసు గవర్నమెంటువారిచే జారీచేయబడిన ఆర్డినెన్సువల్ల ప్రజల వాక్స్వాతంత్ర్యము, పత్రికా స్వాతంత్ర్యం, రాజకీయ స్వాతంత్ర్యములకు పూర్తిగా అవరోధము కల్పింపచేయబడుచున్నదని బోర్డువారు అభిప్రాయపడుచూ పూర్తిగా తమ అసమ్మతిని తెలుపుచు సదరు ఆర్డినెన్సును ఉపసంహరించవలసినదిగా శ్రీ గవర్నమెంటువారిని కోరుచూ తీర్మానించడమైనది.

ది 22-1-47 అర్ధరాత్రి యందున శ్రీ మద్రాసు గవర్నమెంటువారిచే జారీ చేయబడిన ఆర్డినెన్సును ఉపసంహరించవలసినదిగా కోరుచూ శ్రీ ప్రధాన మంత్రిగారికి టెలిగ్రాం యిచ్చుటకు తీర్మానింపబడింది.

కాంగ్రెసువాది ఖండన

బందరు, ఫిబ్రవరి 3

గుంటూరు వాస్తవ్యులు సుప్రసిద్ధ కాంగ్రెసు నాయకులు శ్రీ తన్నీరు కృష్ణమూర్తి బి. ఎ. గారు బందరునుండి యిట్లు వ్రాస్తున్నారు.

దేశభక్తిలో కమ్యూనిస్టుపార్టీవారు మరి[illegible]

వ్యవసాయ కూలీల విజయము

భూస్వామి మొండితనానికి పాఠం

బట్టెలంక, ఫిబ్రవరి 3

రాజోలు తాలూకా బట్టెలంక, అడవిపాలెము గ్రామాల్లో కూలీలు, రైతులు సమావేశమై పురుషునికి 6 శేర్లు, స్త్రీకి 5 శేర్లు కూలి ఇవ్వాలనియు, కూలీలు రోజుకు 7 గంటలు ఖచ్చితంగా పని చేయాలనియు నిర్ణయించుకున్నారు. బట్టెలంక భూస్వామి అల్లూరి నరసింహరాజుకూడా ఈ నిర్ణయాన్ని ఒప్పుకున్నాను. వరి కోతల్లో రైతులంతా పై కూలి ఇచ్చివేశారు.

కాని భూస్వామి నరసింహరాజు సుమారు 90 మంది కూలీలకు 250 కుంచములు ఇవ్వవలసియుండి ఇవ్వనన్నాడు, కూలీసంఘాన్ని నాశనము చేయాలని తలంచాడు. తన భూముల్లో కాపురమున్న కూలీలు లేచిపోతే కూలి గింజలు యిస్తానని అంటూ రెండు సార్లు నోటీసులుఇచ్చి, కూలీలఇండ్లుపీకివేయడానికికూడా ప్రయత్నించాడు. ఈభూస్వామి నాయకత్వాన్నే కూలీల పందులు రెండు చంపివేయబడ్డాయి. 3 పందుల గుడిసెలు పీకివేయబడ్డాయి. యీ దౌర్జన్యాలపై కూలీలందరు ఆందోళన చేశారు. 2 సార్లు వ్యవసాయకూలీసంఘము, కమ్యూనిస్టుపార్టీ ప్రతినిధులు కూలీల తరపున వెళ్ళి అతనికి విజ్ఞప్తి చేశారు. కాని భూస్వామి వినలేదు. రైతులంతా ఇతని ధోరణిని అసహ్యించుకున్నారు. కూలీలు సమ్మె ప్రారంభించారు. 10 రోజులు సమ్మెసాగేటప్పటికి భూస్వామి కూలి గింజలు యిచ్చివేస్తానని 250 కుం. యిచ్చివేశాడు. కూలీలు మామూలుగా మరునాటినుండి పని చేస్తున్నారు.

కౌలుదార్ల సమావేశం

కౌలుదారు, భూస్వామి చెరిసగం తీసుకోవాలి

సంగం జాగర్లమూడి, జనవరి 31

తెనాలితాలూకా సంగం జాగర్లమూడిలో 27-1-47 న కొత్త హనుమంతరావుగారి అధ్యక్షతను కవులుదార్ల సమావేశం జరిగింది. 380 మందికవులుదార్లుహాజరయ్యారు. ఈనాడున్న హెచ్చు కవుళ్ళవల్ల కవులుదార్లకేమీ మిగలకపోగా నష్టంకూడ వస్తున్నదని పలువురు తమతమ అనుభవాల్ని చెప్పారు. అనంతరం ఈక్రింది తీర్మానాలు అంగీకరించబడ్డాయి.

(1) పండిన పంటలో ఖర్చులు పోగా మిగిలిన దానిని కవులుదారు, భూస్వామి చెరిసగం పంచుకునేట్లుగా ప్రభుత్వం కవులు రేటును నిర్ణయించాలి.

(2) వ్యవసాయకూలీలకు రోజుకు రు 1-0-0 కనీసకూలీరేటుగా నిర్ణయించుచూ శాసనం తేవాలి.

(3) 50 యకరాల పల్లానికి పైనున్న భూస్వాముల భూములను నష్టపరిహారం లేకుండా ప్రభుత్వం స్వాధీన పరచుకొని పేదరైతులకు,వ్యవసాయకూలీలకుయివ్వాలి.

యేయితర పార్టీకిన్నీ తీసిపోరు. వారి విధానంలో మనకు భేదాభిప్రాయాలున్ననూ, వారిని పబ్లిక్ సేఫ్టీఆర్డినెన్సు క్రింద బంధించుట కాంగ్రెసు ప్రభుత్వమున కేమాత్రమూ తగియుండదులేదు. మద్రాసు ప్రభుత్వంవారు త్వరలో దానిని ఉపసంహరించుకొందురని ఆశిస్తున్నాను.

జాతీయవాది హెచ్చరిక

బందరు, ఫిబ్రవరి 3

జాతీయవాదులైన, శ్రీ గన్నిపూడి శ్యామసుందరం, యం. ఎ., గారిట్లు ప్రకటించుచుండిరి.

మద్రాసు కాంగ్రెసు ప్రభుత్వమున కెట్టి అలజడి కలిగెనో పత్రికా ముఖమున వివరములింత వరకును స్పష్టపడలేదు. ఏప్రబల కారణములున్నను, ప్రజాస్వామిక ప్రభుత్వ మనదగిన కాంగ్రెసు మంత్రివర్గ పరిపాలనమునందు "ఆర్డినెన్సు" విధానముపయోగించవలసివచ్చిన క్లిష్టపరిస్థితి శోచనీయము. భారత దేశమున కమ్యూనిస్టుపార్టీ వైఖరియెడ ఇట్టి ఉగ్రచర్య మద్రాసు ప్రభుత్వమువారు త్వరలో విరమించుకొను ఆలోచన చేయగలరని విశ్వసించుచున్నాను.

కళా సంస్కృతులకు ప్రమాదం

కమ్యూనిస్టులపై దాడిని నిరశిస్తూ ముల్కరాజ్ ఆనంద్

బొంబాయి, జనవరి 26

బొంబాయి అభ్యుదయరచయితలసంఘం, భారత ప్రజా నాట్యమండలి సంయుక్తయాజమాన్యమున జనవరి 26 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం బ్రహ్మాండంగా జరిగింది.

ప్రఖ్యాత మరాఠీరచయిత మామవరేకర్ అధ్యక్షత వహించారు.

డాక్టరు ముల్కరాజ్ ఆనంద్, ఇస్మత్ షాహిద్ లతీఫ్, సజ్జాద్ జహీరు, విశ్వామిత్ర, అదిల్, సఫదర్, రజియా బేగం, సర్దార్ జాఫ్రి, కైఫీ ఆజ్మి, సుల్తానా బేగం, భోగిలాల్ గాంధి, స్వప్నస్త ('సంసార్' సంపాదకుడు) యమ్. దేశాయి (బొంబాయి వర్తమాన్ సంపాదకుడు), బి. టి అషర్ (భారత్ సమాచార్), రమేష్ సింహా, దమయంతి సాహ్ని, శాంత గాంధి, మోహన్ సైగల్, కపూర్, అనిల్ డిసిల్వా మొదలుగా గల మూడువందలమంది ప్రఖ్యాత రచయితలు సమావేశానికి హాజరయ్యారు.

సభలో కమ్యూనిస్టుపార్టీ ఆఫీసులపైనా, కిసాన్ సభ, ట్రేడ్ యూనియన్, ప్రజానాట్య మండలి, సోవియట్ మిత్రమండలి మొదలగు సంస్థల ఆఫీసులపైన దేశమంతా జరిగిన పోలీసులదాడిని తీవ్రంగా ఖండించారు.

ప్రపంచ ప్రఖ్యాత నవలారచయిత డాక్టరు ముల్కరాజ్ ఆనంద్ గారు దేశవ్యాపిత పోలీసులదాడిని ఖండించే తీర్మానం ప్రవేశపెట్టుతూ పీపుల్స్ ఏజ్ సంపాదకులపై కేసు వెంటనే ఉపసంహరించుకొని భారత స్వాతంత్ర్య ఉద్యమముమీద కుట్రలుపన్నిన మిలటరీ కార్యాలయమువారిని విచారణజరుపవలసిందిగా జాతీయప్రభుత్వాన్ని కోరారు.

డాక్టరు ఆనంద్ ఇంకా యిలా ప్రసంగించారు.

ఈ దాడులు ఫాసిస్టు[illegible] మనకు చూపెట్టుతున్నాయి. పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే మనదేశంలో కళాసంస్కృతులు అభివృద్ధిపొందడానికి ఏమాత్రం అవకాశం ఉండదని హెచ్చరించుతున్నాను. స్వతంత్రమైన, ఉత్కృష్టమైన జీవితంకోరకు యేబదియేండ్లుగా మనం జరిపిన పోరాట ఫలితాలు నాశనమైపోతాయి. అది కమ్యూనిస్టు పార్టీపైన కానీయండి, మరి యేయితర అభ్యుదయకరమైన సంస్థపైన కానీయండి, జరిగిన దాడులను మీరు సకాలంలో ఎదుర్కొనకపోతే చాల ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. రేపటినుండి న్యాయంకోసం ధర్మంకోసం, సూటిగా తమ అభిప్రాయాలను ఎలుగెత్తిచాటటోయేమనరచయితలందరి యొక్క, కళారాధకులందరియొక్క గొంతులన్నీ బలవంతంగా నులిమి వేయబడతాయని నమ్మండి. అప్పుడు మనదేశంలో ప్రజాస్వామికం స్వాతంత్రమూ ఉండవు - కళాసంస్కృతులూ ఉండవు.

తీర్మానాన్ని బలపరచుతూ ప్రఖ్యాత నటకుడూ, డైరక్టరూ అయిన బలరాజ్ సహానీ "ఈ దాడులు మన నాయకులకూ, మన ప్రజలకూ ఒక పెద్ద చెంపపెట్టు. ఇల్లాంటి ఆటలు సాగవనీ, సాగనివ్వమన్న ఈ పవిత్ర స్వాతంత్ర దినోత్సవమునాడు బ్రిటిష్ సామ్రాజ్య వాదులను హెచ్చరించి ప్రజాసేవ చేద్దామని ప్రతిన [illegible]

తీర్మానాన్ని ఏకగ్రీవ[illegible]

పార్లమెంటరీ కార్య[illegible] లంచగొండితన[illegible]

సమగ్రవిచారణకై కమిటీ నియా[illegible]

నెల్లూరు, జనవరి 22

మద్రాసు ప్రభుత్వ పార్లమెంటరీ కార్యదర్శి, పరిశ్రమలశాఖామంత్రి గిరిగారి వియ్యంకుడు అయిన వెన్నెలకంటి రాఘవయ్యగారు, గ్రామ కమిటీల యేర్పాట్లు చెయ్యడంలో స్వలాభం అపేక్షించి గ్రామాల్లో నూతన కలహాలకు కారకుడయ్యాడనీ, జస్టిస్ పార్టీతో చేతులుగలిపి కాంగ్రెసుకు అప్రతిష్ఠ తెచ్చాడనీ, లంచాలు విరివిగా తీసుకొంటున్నాడనీ, జమీన్ రైతు, సివిల్ లిబర్టీస్, సింహపురి మొదలైన నెల్లూరు పత్రికల్లో విపరీతంగా వార్తలు పడ్డాయి. జిల్లా అంతా యేదో కొద్దిమంది ఆయన అనుచరులుతప్ప, చాలామంది ఆ వార్తలు నమ్మారు. దీనిపై రాఘవయ్యగారు జమీన్ రైతు పత్రికాధిపతిని, సివిల్ లిబర్టీను పత్రికాధిపతిని కలుసుకొని "ఆవార్తలు నిరాధారమైనవనీ, కావల్సివస్తే తాను బహిరంగసభలో రుజువుచెయ్యడానికి సిద్ధమనీ, అవి కాంగ్రెసులోవున్న తనశత్రువులు కల్పించారనీ" చెప్పారట. దాని తర్వాత జమీన్ రైతు పత్రికాధిపతి, రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు రంగాగారిని ఆ విషయమై విచారణకమిటీని వేయమంటే నిరాకరించారట. అందువల్ల యీనెల 8 వ తారీఖున నెల్లూరు టవున్ లో బహిరంగసభ యేర్పరచి రాఘవయ్యగారిని ఆయనపైనున్న చార్జీషీటుకు సమాధానమివ్వమని ఆహ్వానిస్తే, ఆయన రాలేదు. తిరిగి యీనెల 19 వ తారీకున వి.ఆర్. కాలేజీలో బహిరంగసభ జరిగింది. సభను శ్రీ కొల్లపూడి ఆదిశేషారెడ్డి, సివిల్ లిబర్టీస్ పత్రికాధిపతి ప్రారంభించారు. పాతూరు సుబ్బరామయ్యగారు, అధ్యక్షత వహించారు. హాలు క్రిక్కిరిసిపోయింది. 500 మంది వరకు ప్రజలు వచ్చారు. టౌన్ కాంగ్రెసు ప్రసిడెంటు శ్రీ ఏ. సి. సుబ్బారెడ్డిగారుకూడా వచ్చారు. సభలో జమీన్ రైతు సంపాదకులు రామానాయుడు, మరుపూరి కోదండరామిరెడ్డి, వగైరాలు మాట్లాడారు. గ్రామ కమిటీల్లోకి స్వార్థపరులైన జస్టిస్ పార్టీవారిని తెచ్చారనీ, లంచాలు ఫీజుక్రింద పుచ్చుకుంటున్నాడనీ. [illegible] లంచమివ్వలేదని నెల్లూరులో "నేషనల్ లాడ్జి" లైసెన్సును రద్దు చేయించాడనీ, తెల్లవాడు మైకాగని లీజు మార్పించి అందులో 0-2-0 ల భాగం పుచ్చుకొన్నాడని, విశవలూరు ఖూనీకేసు, వెంకటగిరి జమీన్ రైతు వ్యవహారంలోనూ వేలకువేలుతిన్నాడనీ మొదలైన ఆరోపణలతో వుపన్యాసాలు ఇచ్చారు. తర్వాత పై వ్యవహారమంతా సమగ్రంగావిచారించి రిపోర్టుతయారు చేయడానికి ఒక కమిటీని వేశారు. అయనపై తగిన చర్యతీసుకొనడానికి ఒక కార్యాచరణకమిటీని వేశారు.

ఈ కమిటీలో యస్. వెంగళరాయచెట్టి, వి. వి. సుబ్బయ్య, పి. లక్ష్మణగుప్త, మరుపూరు కోదండరామిరెడ్డిగార్లు వున్నారు. ఒక హరిజనుని, ఒక మహమ్మదీయుని, ఒక పత్రికాధిపతిని చేర్చుకోవడానికి కమిటీకి అధికారమిచ్చారు. కె. ఆదిశేషారెడ్డి, మరియిద్దరుతోకూడిన ప్రాసిక్యూటింగ్ కమిటీని కూడ నియమించారు. రాఘవయ్యగారిని పార్లమెంటరీ కార్యదర్శి పదవికి రాజీనామా యివ్వమనికోరుతూ తీర్మానించారు.

రాఘవయ్యపై అవిశ్వాసం తెలుపుతూ నెల్లూరుజిల్లా కాంగ్రెసుకమిటీకూడా తీర్మానించినట్లు తెలుస్తోంది.

మాజీ సైనికుల సమావేశం

తెనాలిలో ఫిబ్రవరి 16 న

తెనాలి, ఫిబ్రవరి 3

ఫిబ్రవరి 16 వ తేదీ ఉదయం తెనాలి నేషనల్ క్లబ్ లో [illegible] మిలటరీ సర్వీసువారి సమావేశము జరుగును. గాన మాజీ మిలటరీవారు పై సమావేశమునకు హాజరై యూనియన్ నిర్మాణమునకు తోడ్పడగలందులకు కోరుచున్నామని కె. లాట్ జాన్ వ్రాస్తున్నారు.

అఖిల భారత ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసు

మహాసభకు తప్పక హాజరుకావాలి

కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వర్లుగారి ప్రకటన

మదరాసు, ఫిబ్రవరి 4

ఆంధ్రరాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కార్యదర్శి పిల్లలమర్రి వెంకటేశ్వర్లు (యం. యల్. ఏ.) గారిలా ప్రకటిస్తున్నారు:

అఖిలభారత ట్రేడు యూనియను మహాసభ ఈ సంవత్సరం కలకత్తాలో ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో జరుగుతుంది. ఈ మహాసభ చాల ప్రాముఖ్యమయింది. దేశంలో నలుమూలల, కార్మికుల న్యాయమైన హక్కుల కొరకు సమ్మెలవెల్లువ ముంచుకొస్తూ వుంది. సామ్రాజ్యవాదుల స్వాతంత్ర్య పోరాటంలో అగ్రగామియైన కార్మికవర్గాన్ని, ముగతా విప్లవ ప్రజాసామాన్యం నుండి వేరుచేసి, దెబ్బకొట్ట తీవ్రప్రయత్నం గావించుతున్నారు. స్వార్థపరులైన మిల్లు యజమానులు ఇందుకు దోహదమిస్తున్నారు. వీరితో దగ్గర సంబంధంగల కాంగ్రెసు, ముస్లింలీగు మంత్రివర్గాలు, సామ్రాజ్యవాదులకు మిల్లు యజమానులకు సాయము చేస్తున్నవి. తప్పులిత ముగ్గడా చట్టాలు, 'ప్రజారక్షణ' చట్టాలు [illegible]

ఒకవైపు సామ్రాజ్యవాదులు, మిల్లుయజమానులు కార్మికవర్గంమీద దాడిసల్పుతూ [illegible] మిల్లు యజమానుల [illegible] సంఘం పేరుతో, [illegible] కార్మికవర్గంలో [illegible] చీలికలు తెచ్చే అఖిలభారత ట్రేడు యూనియను కాంగ్రెసును తమ జేబీ సంస్థగా చేయ ప్రయత్నాలు [illegible]

[illegible] సమ్మె, బట్టల మిల్లుల [illegible] గంటలు పొడిగించే [illegible] సామాన్య [illegible] జీతాల పెంపుదల, కార్మి[illegible] ప్రజాశక్తిమీద దేశ[illegible] ఆందోళన—మొదలైన ఎన్నో ప్రధాన సమస్యలమీద నిర్ణయాలు తీసుకోవలసిఉంది. అంతేగాక విచ్ఛిన్నకుల ప్రయత్నాలను అరికట్టి, కార్మికవర్గఐక్యతను కాపాడవలసిఉంది. అందుచే ఆంధ్రదేశంనుండి సాధ్యమైనంత ఎక్కువమంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరుగావలసిఉంది. మద్రాసు ప్రభుత్వం 'ప్రజారక్షణ' ఆర్డినెన్సు జారీచేయుటచే ట్రేడ్‌యూనియన్ ప్రముఖులు అరెస్టుచేయబడటమో, మహాసభకు హాజరుకాలేని పరిస్థితిలో ఉండటమో జరిగింది. అందుచే బాధ్యత సామాన్య సభ్యులమీద పడింది. వారు అప్పులతో వెంటనే, ఏ యూనియను ప్రతినిధి ఆ యూనియన్‌లోని కార్మికులనుండి వసూలు చేసియో లేక యూనియను పంపిస్తుండో డబ్బు సేకరించి, మహాసభకు హాజరుగావాలి.

ప్రతినిధులు ఈ క్రింది విషయాలను గుర్తులో ఉంచుకోవాలి.

(1) ప్రతినిధి తన యూనియను అధ్యక్షుడో లేక కార్యదర్శియో లేక మరొక ఆఫీసు అధికారివద్దనుండియో తాను డెలిగేటు అయినట్లుగా సర్టిఫికెట్టు తీసుకు వెళ్ళాలి.

(2) ప్రతి యూనియను తన డెలిగేట్ల పేర్లను వెంటనే అఖిలభారత ట్రేడ్‌యూనియను ఆఫీసుకు టెలిగ్రాముద్వారా తెలియపరచాలి.

(3) అఫిలియేషను ఫీజు ఏ యూనియను అయినా కట్టకపోతే వెంటనే అఖిలభారత ట్రేడుయూనియను ఆఫీసుకు టెలిగ్రాఫు మనియార్డరుద్వారా పంపాలి.

(4) యం. యస్. యం. రైల్వే యూనియను కార్యదర్శి, ఆంధ్రరాష్ట్ర మున్సిపలు కార్మికసంఘ కార్యదర్శి అరెస్టు చేయబడటంవల్ల డెలిగేట్ల మొదలైన విషయాలనుగూర్చి [illegible] ఆ యూనియను [illegible] ప్రతినిధులను పంపాలి.

(5) ఆయా [illegible] మలబారునుండి ప్రతి[illegible] ఈ నెల మద్రాసులో 14 వ తేదీ రాత్రి బయలుదేరే కలకత్తా మెయిలులో ఎక్కాలి. [illegible] కామ్రేడ్సు ఎక్కడికి అదే మెయిల్లోనే ఎక్కి వారితో కలిసి పోవడం ఉచితం.

(6) కలకత్తాలో హిందూ - ముస్లిము మతద్వేషాలు హెచ్చుగా ఉన్నందున, వచ్చినవారికి ప్రమాదకరం, కనుక స్టేషనులో దిగగానే వాలంటీర్ల సహాయంతో నియమిత స్థలాలకు చేరుకోవాలి. ఏదైనా వినోదాలు చూడబోతే స్థానిక కామ్రేడును వెంటబెట్టుకు వెళ్ళాలి.

(7) ఎక్కడినుండి ఎంతమంది వెళ్ళేదీ ప్రజాశక్తి పత్రికకు వెంటనే టెలిగ్రాము ద్వారా తెలియపర్చాలి.

ఇండియాకు దక్షిణాఫ్రికా నాయకుల ప్రయాణం

అలహాబాదు, ఫిబ్రవరి 4

దక్షిణాఫ్రికా భారతీయ నాయకులయిన డాక్టరు నాయకర్ (నేటాల్ భారతీయ కాంగ్రెసు అధ్యక్షుడు), డాక్టరు దాదూ (ట్రాన్సువాల్ భారతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు) ఈ నెల 10 వ తేదీన ఇండియాకు బయలు దేరుతున్నారని ఏ. ఐ. సి. సి. కార్యాలయానికి దక్షిణాఫ్రికా సత్యాగ్రహ కౌన్సిల్‌వారు తంతి పంపారు. త్వరలో ఢిల్లీలో జరుగనున్న ఆసియా దేశాల మహాసభలో వీరు పాల్గొంటారు. ఆ తరువాత ఇండియా అంతటా సంచారం చేస్తారు.

వేరుశనగ ధర నిర్ణయం

ప్రభుత్వ అవకతవకలు

అనంతపురం, జనవరి 31

అనంతపురంజిల్లా [illegible] వేరుశనగ వుత్పత్తిదార్ల సమావేశం 25-1-47 న జిల్లా కాంగ్రెసు కమిటీ సభ్యులయిన శ్రీ టి. రామశేఖరరెడ్డిగారి అధ్యక్షతను జరిగింది. ఇలాగే [illegible] వేరుశనగ ఉత్పత్తిదార్ల సమావేశం శ్రీ వి. కె. ఆదినారాయణరెడ్డిగారి అధ్యక్షతను జరిగింది. ఈ సమావేశాల్లో మద్రాసు ప్రభుత్వ ధరల కంట్రోలు వర్తకులకు లాభంగానూ, ఉత్పత్తిదారులైన రైతులకు నష్టదాయకంగానూ వుంటున్నదని, [illegible] గానికి [illegible] నష్టదాయకమని [illegible] ఉపన్యసించారు. వేరుశనగ [illegible] ధరను మార్చి [illegible] రైతు యింటివద్ద మణుగు 13 రు. 3 లు ధర నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానించారు.

వేరుశనగ ఉత్పత్తిదార్ల సమావేశం

[illegible], జనవరి 30

26-1-47 తేదీ [illegible] వుత్పత్తిదార్ల మహాసభ [illegible] పల్లెగ్రామంలో కలిసింది. వెంకట్రామా రావుగారు జిల్లా ప్రముఖ కాంగ్రెసు నాయకుల అధ్యక్షత క్రింద దాదాపు 20 పల్లెల ప్రతినిధులలో, 300 మంది ప్రేక్షకులయేసుట బహిరంగసభ జరుపబడింది. సి. నాగేశ్వర రెడ్డి (తాలూకా కాంగ్రెసు కార్యదర్శి) [illegible] సంజీవులుగార్లు ఉపన్యసించారు. తరువాత ఈ క్రింది తీర్మానాలు సభవారు ఏకగ్రీవంగా ఆమోదించి తీర్మానించారు.

(1) వేరుశనగకాయకు మణుగు 13-0-0 ధర రైతు యింటివద్దనే యిచ్చేటట్టు కంట్రోలు చేయాలని తీర్మానించి ప్రభుత్వానికి తెలిపినారు.

ఆయుధ విసర్జనకు అమెరికా అడ్డంకులు

సోవియటు ప్రతినిధి విమర్శ

న్యూయార్కు, ఫిబ్రవరి 4

ఈవేళ భద్రతాసంఘ సమావేశంలో ఆయుధ విసర్జనను గురించి చర్చ జరిగింది. ఆయుధ విసర్జనను ఆలస్యం చేయాలనే ఉద్దేశంతో అమెరికా ప్రతినిధి వారెన్ ఆస్టిన్ ఈ క్రింది సూచనలు చేశారు:

1. ఆయుధ విసర్జన ఉపసంఘాన్ని [illegible] ఏర్పరచాలి.

2. ఈ ఉపసంఘంయొక్క బాధ్యతలను నిర్ణయించడానికి ఒక ప్రత్యేక కమిటీని నియమించాలి.

3. ఈ కమిటీ నియామకం అయిపోగానే పరమాణు ఉపసంఘ నివేదికపై చర్చ ప్రారంభించాలి.

ఈ సూచనలను చేస్తూ ఆస్టిన్ ఇలా అన్నాడు:

"మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఇతర దేశాలు ఆయుధ విసర్జన చేయకుండానే అమెరికా ఆయుధ విసర్జన చేసింది. ఈసారి ఆ పొరపాటు చేయదలచుకోలేదు. సమిష్టి భద్రతకు అవసరమైన ఏర్పాట్లు జరిగాయి అన్న నమ్మకం కలిగిన నాడే మిత్రరాజ్యాలు ఆయుధ విసర్జనకు పూనుకోవాలి" అన్నాడు:

ఆటం కంట్రోలును గురించికూడా ఈ ధోరణిలోనే మాట్లాడాడు.

అనవసర కాలయాపనకూడదు

సోవియటు ప్రతినిధి గ్రోమికో ఇలా జవాబు చెప్పారు:

"అమెరికా సూచనల్లో మొదటిది కొత్తది గాదు. సోవియటు ప్రభుత్వం డిసెంబరులోనే ఈ సూచన చేసింది.

"ఈ ఉపసంఘంయొక్క బాధ్యతను నిర్ణయించడానికి మరొక కమిటీని వేయడం అనవసరము. మిత్రరాజ్యసమితి మహాసభ తీర్మానాలే ఈ బాధ్యతను స్పష్టపరిచాయి. మరొక కమిటీని వేయడం ఆయుధ విసర్జన కార్యక్రమానికి ఆలస్యం కలిగిస్తుంది.

"పరమాణు ఉపసంఘ నివేదికపైవెంటనే చర్చ ప్రారంభించాలని అమెరికా కోరుతూంది. ఈ చర్చ భద్రతాసంఘ కార్యక్రమంలో ఉంది. దానివంతువచ్చినప్పుడే అది జరుగుతుంది. ఈ తొందరపాటు అనవసరం.

"సమిష్టి భద్రతకుతగిన ఏర్పాట్లు జరిగాయన్న నమ్మకం కలిగిన తరువాతనే ఆయుధ విసర్జనకు పూనుకోవాలి అని అమెరికా ప్రతినిధి వాదన. ఈ వాదనలో అర్థంలేదు. మిత్రరాజ్యసమితి సభ్యులందరూ ఆయుధ విసర్జనకు అంగీకరించినప్పుడు, మరోవైపువారు దానిని భంగపరచడానికి సిద్ధపడతారని ఊహించుకోవడంలో అర్థంలేదు.

"ప్రపంచ ప్రజలదృష్టి, ఈసందర్భంలో భద్రతాసంఘంపైనుంది. ఆయుధవిసర్జనను గురించి మిత్రరాజ్యసమితి మహాసభ చేసిన నిర్ణయాలను అమలు జరపడానికి ఈ సంస్థ నిటంగా పూనుకుంటుందో లేదో అని వారు ఎదురు చూస్తున్నారు," అనిచెప్పి గ్రోమికో ముగించాడు.

బ్రిటిష్ ప్రతినిధి అమెరికాను బలపరిచాడు. (చర్చ యింకా జరుగుతూంది.)

ట్యాగా, కొన్ని స్వతంత్ర అధికారాలతో ఏర్పడాలనీ ఆ ఒడంబడిక.

ఈ ఒడంబడికను వ్యాఖ్యానిస్తూ సంతకాలు పెట్టడంకోసం డచ్చి ప్రభుత్వ రాయబారులు ఇటీవల ఇండొనేషియా వచ్చారు. కాని, వీరు సంతకాలు పెట్టకుండా, ఇప్పటి సంప్రదింపుల్లో పైవిషయాలకు తమ కిష్టమైన వ్యాఖ్యానాలు చేయడం ప్రారంభించారు.

ఒడంబడిక భగ్నమయి, ఇండొనేషియా వారు తిరిగి ప్రతిఘటన ప్రారంభిస్తే పూర్తిగా అణచివేయడానికి తగినంత మిలిటరీ బలాన్ని కూడబెట్టామని డచ్చి సైన్యాధిపతి దంభాలు కొడుతూ, ఇదే సమయంలో ఒక ప్రకటన చేశాడు.

డచ్చి సామ్రాజ్యవాదుల ఈ వైఖరి ఫలితంగా ఒడంబడికపై సంతకాలకు ఆటంకం కలుగుతూంది. ఇండొనేషియా ప్రతినిధులు సంప్రదింపులను ఆపి జోగ్జకార్తా (ఇండొనీషియా అధ్యక్షుని కార్యస్థానం)కు నిన్న వెళ్ళారు.

పాలస్తీనాలో మిలిటరీ బందోబస్తు

అమెరికాలో ఆందోళన

జెరూసలం, ఫిబ్రవరి 6

పాలస్తీనా ఒక సైనిక శిబిరంలాగా మారిపోతూంది. బ్రిటిష్ స్త్రీలను, పిల్లలను అక్కడనుండి పంపివేయడం ప్రారంభమయింది. బ్రిటిషువారు అదనపు సైనికులను పోలీసులను తెప్పిస్తున్నారు. వీరి వసతికోసం జెరూసలంలో కొన్ని పేటలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ విధంగా గత 48 గంటల్లో 1600 మంది యూదులను లేవగొట్టారు.

యూదు దౌర్జన్యవాదులను అణచడం విషయంలో బ్రిటిష్ అధికారులకు పూర్తి సహకారం ఇవ్వవలసిందనీ, దీనిని గురించి తమ వైఖరిని తేల్చుకోడానికి వారంరోజులు వ్యవధి ఇస్తున్నామనీ బ్రిటిష్ అధికారులు 'యూదుజాతీయ సంస్థకు' మొన్ననొక తుది హెచ్చరికను పంపారు.

ఈచర్యలన్నీ యూదులను మరింత ఆవేశపరిచి, పరిస్థితులను ఇంకా అధ్వాన్నం చేస్తాయనీ, కాబట్టి బ్రిటిష్ అధికారులు వీటిని మానుకోవాలనీ అమెరికాలో యూదు అభిమానవర్గాలు తీవ్ర ఆందోళన ప్రారంభించారు.

ఈనాందార్లు జమీందార్లు ఏకగోత్రికులే

ఈనాముల రద్దుకు ఆందోళన చేయాలి

బెజవాడ, ఫిబ్రవరి 5

ఆంధ్రరాష్ట్ర రైతుసంఘ కార్యవర్గసభ్యులు వై. వి. కృష్ణారావుగారు యీ దిగువ ప్రకటన చేయుచున్నారు.

లెజిస్లేటివ్ కౌన్సిలులో జమీందారీ రద్దు తీర్మానంపై చర్చకు రివెన్యూమంత్రి ప్రకాశంగారిచ్చిన జవాబు యీనాం రైతులపై పిడుగు లాగాపడింది. లక్షలాది ఈ నామురైతులు, ఈనాముల గురించి మంత్రివర్గ దృక్పథమేమిటో స్పష్టం చేయమనికోరినా, ఇంతకాలము ప్రభుత్వం మూగనోమువహించింది. చివరకు ప్రకాశంగారు బాపుకిబుకు వల్లగా చెప్పారు. ప్రకాశం కమిటీ ఈనాముల విషయమై ప్రత్యేకంగా పరిశీలించాలని సూచించింది. గాబట్టి వాటికోసం ప్రత్యేక బిల్లు తెస్తామన్నారు. అంటే 2300 ఈనాము గ్రామాలలో ప్రస్తుత చట్టాల ప్రకారం లక్షలాది రైతాంగం అనుభవిస్తున్న కిరాయితీ హక్కులను దీనిబెజవాడలోనున్నమాట ఇంత కంటే వేరొకపొరం వుండబోదు. భూమిమీద హక్కు సాగుచేసే రైతుదేనని మన శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ప్రకాశంకమిటీ కూడ జమీందారీలలో భూమిహక్కు రైతుదే నంది. కాని ఈనాందార్లపైగల పక్షపాత దృష్టితో ఆ కమిటీలోని అధిక సంఖ్యాకులు (మిగతావారి వాదనను త్రోసిపుచ్చి) యీనాములను పూర్తిగా జమీందారీలనుండి వేరుచేశారు. తమవాదనను బలపరచుకోవాలనే శాస్త్రయుక్తులు అసంబద్ధమైన లీగల్‌పాయింట్లు ఏవేవో చెప్పారు. ఈనాందార్లు, జమీందార్లు ఏకగోత్రికులే. ఇద్దరిలో యెవరుగాని వ్యవసాయ ముఖమెరుగరు. ఏనాడూ మేడి చేతబట్టిన పాపాన పోలేదు. ఉభయులూ వ్యవసాయదారుని పీడించే మధ్య దళారులే. కరంతుగారే అన్నట్లు జమీందారీలలో కంటే యీనాం గ్రామాలలో రైతులు కష్టదారుణంగా నలిగిపోతున్నారు. యకరం 1 కి రు 80 లు శిస్తు కూడా యీనాం గ్రామాలలో వున్నాయి. ప్రభుత్వానికి, వ్యవసాయదారునికి మధ్యనున్న దళారులందరినీ తొలగిస్తామన్న కాంగ్రెసు మంత్రివర్గం లక్షలాది యీనాం రైతుల హక్కులను ఉల్లంఘించడం విచారకరం. రైతాంగం దీని నేమాత్రం సహించజాలరని సవినయంగా తెలియజేస్తున్నాను. ఈనాం రైతులందరూ నడుం బిగించాలి. కాంగ్రెసుమంత్రివర్గం జమీందారీలతోపాటు, యీనాములనుకూడా రద్దుచేయునట్లు తీవ్ర ఆందోళన చేయాలని కోరుతున్నారు.

గాంధీపెన్ను

పెండిపి. క్యాపిటల్ వాయింట్, ఇరిడియం. జర్మనీనుండి తెప్పించాము. [illegible] రు 10/- [illegible] రు 160/- అక్కరలేనిచో డబ్బువాపసు యివ్వబడును.

ఎ. వి. ఆశ్రమం, చికాకోల్.

ఇండొనీషియా ఒడంబడికకు డచ్చి ప్రతిబంధకాలు

బటేవియా, ఫిబ్రవరి 6

లింగజెటి పసగరంలో ఇండొనీషియా ప్రజా ప్రభుత్వానికీ, డచ్చి ప్రభుత్వానికీ ఒక ఒడంబడిక కుదిరింది. డచ్చి ఈస్టుఇండీస్ దీవులూ, దక్షిణ అమెరికాలో వున్న డచ్చి దీవులూ, హాలెండూ, అన్నీ కలిసి 'నెదర్లాండ్స్-ఇండొనీషియా యూనియన్' అని ఏర్పడాలనీ, ఈ యూనియన్‌లో ఇండొనీషియా రిపబ్లిక్కు, ఇతర ఇండొనీషియా దీవులూ కలిసి 'యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండొనీషియా'

పంజాబులో ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, అరెస్టులు

లాహోరు, ఫిబ్రవరి 6

ఈరోజు లాహోరులో ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా బాలబాలికల ఊరేగింపు ఒకటి జరిగింది. బహిరంగసభ కూడ జరిగింది.

మయన్‌వాలీలో ఊరేగింపును పోలీసులు చెదరగొట్టారు. మంగామురిలోను, ఫిరోజ్‌పూరులోని ముస్లిం స్త్రీల ఊరేగింపులు జరిగాయి.

గుజరాన్‌వాలాలో అయిదుగురిని అరెస్టు చేశారు. సిమ్లాలో స్త్రీలు ఊరేగింపుజరిపారు, [illegible]లో 17 గురిని శిక్షవెప్పింతర్వాత వదిలివేశారు.

ప్రజాశక్తి చందా వివరాలు

సంవత్సరం చందా	రు. 24—0—0
అర్థ సం॥ చందా	12—0—0
విడిపత్రిక	0—1—0
వారపత్రిక సం॥ చందా	8—0—0
వారపత్రిక	0—3—0

Edited, Printed & Published by Katragadda Rajagopala rao at the Prajasakti Press, Moghalrajapuram, Bezwada. Consulting Editor: M. Chandrasekhara [illegible]

END OF ISSUE